క్లుప్తంగా

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 10న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. రెడ్డి కాలనీ, పాలజెండా, బుద్ధనగర్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పెద్దమ్మగడ్డ, టాటా మోటార్స్, జ్యోతిబస్ కాలనీ, కేఎస్ఆర్ గార్డెన్, ఎస్ఎస్ఆర్ అపార్ట్‌మెంట్, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

11నుంచి వర్సిటీ టోర్నమెంట్

మామునూరు: ఖిలా వరంగల్ బొల్లికుంటలోని వాగ్దేవి క్రీడామైదానంలో ఈనెల 11నుంచి 13వ తేదీ వరకు కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కేయూ పరిధి కళాశాలల మహిళల అంతర్ విశ్వవిద్యాలయ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ పోలె లక్ష్మీపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పది రకాల క్రీడాపోటీలు జరగనున్నాయని, పలు జిల్లాల నుంచి 1,513 మంది క్రీడాకారిణులు పాల్గొంటారని పేర్కొన్నారు.

కంటి వైద్య శిబిరానికి స్పందన

హన్మకొండ అర్బన్: నగరంలోని ఏషియన్ మాల్ సమీపంలోని సాయిబాబా మందిరంలో మల్లికార్జున లేజర్ ఐ స్కిన్ కేర్ ఆస్పత్రి సౌజన్యంతో గురువారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన వచ్చినట్లు మందిర చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ తెలిపారు. శిబిరంలో వైద్యులు రాజు, ప్రవీణ్ పాల్గొని పలువురికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి, కంటి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో ధర్మకర్తలు నిమ్మల శ్రీనివాస్, మందిర సిబ్బంది సాయి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ కడియం కావ్య పూజలు



నగరంలోని ఏషియన్ మాల్ సమీపంలో సాయిబాబా మందిరంలోని సాయినాథుని ఎంపీ కడియం కావ్య గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీకి మందిర ధర్మకర్త నిమ్మల శ్రీనివాస్, పూజారులు మణిశర్మ చందు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవిరెడ్డి, మందిర సిబ్బంది సాయికృష్ణ, రాజు, తదితరులు పాల్గొన్నారు.

'ఓటు చోరీ చేసిన బీజేపీ'




ఖిలా వరంగల్: ఓటు చోరీ చేసి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని వరంగల్ జిల్లా లీగల్ సెల్ చైర్మన్ శామంతుల శ్రీనివాస్, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, బైరబోయిన ఉమ ఆరోపించారు. వరంగల్ 34, 35వ డివిజన్లలోని శివనగర్, పడమర కోటలో కాంగ్రెస్ నాయకులు బైరబోయిన దామోదర్‌యాదవ్, చిట్టిమల్ల శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం వేర్వేరుగా సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో రావుల విజయరాం చందర్, రంగరాజు వినయ్, సుధాకర్, రంజిత్, రాజేష్, రాధిక, వెంకన్న, రాజు, శ్రీధర్, శ్రీరాంరాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం

వరంగల్: ఓటు చోరీ చేసిన బీజేపీ నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత, డివిజన్ నాయకుడు భాస్కర్ అన్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా గురువారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమం పార్టీ డివిజన్ అధ్యక్షుడు దాసరి రాజేష్, నాయకులు కూచన రవీందర్, జంగం ప్రభాకర్, బట్టు శేషు, పాలకుర్తి హరిప్రసాద్, సిలివేరు రాజు, నీలం శ్రీనివాస్, రేపూడి కిరణ్, ముత్తయ్య, పల్లకొండ రాజమణి, ఓని రజిత, పల్లకొండ కల్పన, సరోజన, చందన, వేణుగోపాల్, రమేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

'తెలంగాణ'కు పోరాడుదాం



హన్మకొండ: ప్రజాస్వామిక తెలంగాణకు పోరాడుదామని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ప్రజా ఫ్రంట్ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జరుపుకున్నారు. టీపీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జనగాం కుమారస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారత్ బచావో రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎం.వెంగళ రెడ్డి, రాంబ్రహ్మం, టీపీఎఫ్ రాష్ట్ర నాయకురాలు బి.రమాదేవి, న్యూ డెమొక్రసీ నాయకుడు గంగుల దయాకర్, పీడీఎం నాయకుడు క్రాంతి మాట్లాడారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు దొమ్మటి ప్రవీణ్ కుమార్, యాకర సోమన్న, సదానందం, వెంకన్న, బ్రహ్మాచారి, తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్‌లో పార్కింగ్ పరేషాన్

- ఇష్టారాజ్యంగా వాహనాల నిలిపివేత
- ఇబ్బందుల్లో కూరగాయల వ్యాపారులు, వినియోగదారులు
- కానరాని సెక్యూరిటీ గార్డులు



మార్కెట్‌లో అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలు



మార్కెట్ ఆవరణలో ఉన్న బైక్‌లు, ఆటోలు

వరంగల్: వరంగల్ లక్ష్మీపురంలోని మోడల్ కూరగాయల మార్కెట్‌లో వాహనాలు పార్కింగ్ చేయాలన్నా.. లోపలకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయాలన్నా వినియోగదారులకు చుక్కలు కనిపిస్తాయి. రెండేళ్ల క్రితం పాత మార్కెట్ నుంచి మోడల్ మార్కెట్‌కు వ్యాపారులను తరలించారు. మోడల్ మార్కెట్ అనే పేరు మాత్రమే తప్ప ఈ మార్కెట్‌లో ఏ పద్ధతీ లేకుండా పోయింది.

పార్కింగ్ స్థలంలో ప్లాట్లు

కమీషన్ వ్యాపారులను మినహాయిస్తే మిగిలిన చిల్లర వ్యాపారులకు పార్కింగ్ స్థలంలో ప్లాట్లు కేటాయించిన అధికారులు.. వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడంలో మీనమేషాలు లెక్కపెడుతున్నారు. దీంతో కూరగాయలు తెచ్చిన డీసీఎంలు, కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లే బొలెరో, టాటా ఏస్ లాంటి వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్‌లు చేస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. తెల్లవారుజామున 2గంటల నుంచి కూరగాయల మార్కెట్‌లో క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయి. ఆ సమయంలో మార్కెట్ మొత్తం రద్దీగా ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వ్యాపారులకు, వినియోదారులకు ఇబ్బందిగా మారుతోంది.

ఆరుగురే సెక్యూరిటీ గార్డులు

ఇంత పెద్ద మార్కెట్‌లో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు, వ్యాపారులను రోడ్లపైకి రాకుండా నివారించేందుకు మొక్కుబడిగా ఆరుగురు సెక్యూరిటీ గార్డులను కేటాయించడంతో పర్యవేక్షణ మొత్తం అస్తవ్యస్తంగా మారింది. వారిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు ప్రతిరోజు రాత్రి 8గంటలకు వచ్చి ఉదయం 8గంటలకు తమ విధులు ముగించుకుని వెళ్లిపోతారు. మిగిలిన ఇద్దరు ఉదయం 8గంటలకు వచ్చి సాయంత్రం వరకు పని చేస్తారు. రోజు ఉదయం 8గంటల తర్వాత, రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు తెచ్చి అన్‌లోడ్ చేసిన డీసీఎం వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. దాంతో వినియోగదారులు తమ వాహనాలు పార్కింగ్ చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలపై మార్కెట్ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని వ్యాపారులు, వినియోగదారులు కోరుతున్నారు.

తల్లిదండ్రులను ఆశ్రమాల్లో చేర్చడం తగదు

- న్యాయమూర్తి క్షమాదేశ్ పాండే



మాట్లాడుతున్న న్యాయమూర్తి క్షమాదేశ్ పాండే

కాజీపేట: తమను కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చేసి అనాథ ఆశ్రమాల్లో వదిలేయడం తగదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కె.పట్టాభి రామారావు ఆదేశాల మేరకు కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్‌నగర్ కాలనీలోని సహృదయ అనాథ ఆశ్రమంలో గురువారం ఏర్పాటు చేసిన వృద్ధుల ఉచిత గుండె పరీక్షల వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరంలో వృద్ధులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సీహెచ్.శ్రావణ స్వాతి, మహమ్మద్ ఫర్హానా అహ్మద్, చెన్ను లీల, నాగసుస్మిత, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, ఐసీడీఎస్ పీడీ జయంతి, వైద్యులు అజిత్, అరుణకుమారి, సృజన్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'పింగిళి'లో పుస్తకావిష్కరణ



పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులు

విద్యారణ్యపురి: బీకాం మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ -1 పుస్తకాన్ని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజిరెడ్డి రచించారు. ఈ మేరకు ఆ పుస్తకాన్ని కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమౌళి, అధ్యాపకులు గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్ రాజిరెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుహాసిని, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్‌బాబు, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

వృక్షశాస్త్ర నోట్స్ పంపిణీ

విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన నోట్స్‌ను విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుర్రం శ్రీనివాస్ పంపిణీ చేశారు. బాటనీ విభాగం అధిపతి డాక్టర్ కోమల, అధ్యాపకులు డాక్టర్ యుగేందర్, శ్యాంప్రసాద్, సమ్మయ్య, ఘన్‌సింగ్, నరేందర్, గాంధీ, వాసం శ్రీనివాస్, పాలకుర్తి దినకర్, భరత్, శ్రీను, కిరణ్, రాంభాస్కర్ పాల్గొన్నారు.

ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలి

హన్మకొండ: విద్యార్థులు ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ కమలాకర్ గంటి ఆకాంక్షించారు. హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో ఎంబీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గురువారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విషయ పరిజ్ఞానంతో పాటు మెళకువలను నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శుభం ఆయిల్స్ వ్యవస్థాపకుడు వినోద్ గోయల్, వాగ్దేవి కళాశాల ఎంబీఏ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.కృష్ణమాచారి, ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.శేషాచలం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హరేందర్ రెడ్డి, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ ఎస్.మహేందర్ కుమార్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రాజాప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.

సాంస్కృతిక రంగాల్లో రాణించాలి

విద్యారణ్యపురి: విద్యార్థులు కళాసాంస్కృతిక రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు సూచించారు. భారత్‌వికాస్ పరిషత్ (బీవీపీ) ఓరుగల్లు శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జాతీయ బృందగీతాల పోటీలను వరంగల్ దేశాయిపేట రోడ్డులోని నాగార్జున ప్రైమ్ స్కూల్‌లో గురువారం నిర్వహించారు. నాలుగు ప్రభుత్వ, 10 ప్రైవేట్ పాఠశాలలల నుంచి 160 మంది విద్యార్థులు హాజరైన పోటీల్లో డీఈఓ మాట్లాడారు.

కలిసొచ్చే వామపక్షాలతో పనిచేస్తాం



సమావేశంలో మాట్లాడుతున్న పెద్దారపు రమేష్

- ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి రమేష్

వరంగల్ చౌరస్తా: స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వచ్చే వామపక్ష, సామాజిక శక్తులతో కలిసి పని చేస్తామని ఎంసీపీఐ (యూ) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. అండర్ బ్రిడ్జి ఓంకార్ భవన్‌లో మాలోతు సాగర్ అధ్యక్షతన గురువారం జరిగిన వరంగల్ జిల్లా కమిటీ సమావేశంలో రమేష్ మాట్లాడారు. నీతి, నిజాయితీ, స్థానిక సమస్యలపై అవగాహన కలిగి నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఎంసీపీఐ(యూ) బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సనాతన ధర్మం పేరుతో భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి ఫాసిస్ట్ పాలనకు తెరలేపడానికి కుట్రలు సాగుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే అత్యున్నత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి అని ఆందోళన వ్యక్తం చేశారు. విభజించు, పాలించు అనే బ్రిటిష్ విధానాన్ని పాటిస్తూ మతాల మధ్యన చిచ్చు పెడుతూ మోదీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంద రవి, కన్నం వెంకన్న, కుసుంబ బాబురావు, వంగల రాగసుధ, కనకం సంధ్య, సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ



వైష్ణవికి ఆర్థిక సాయం అందజేస్తున్న విజయ్‌కుమార్



చరణ్‌ను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

రామన్నపేట: నగరంలోని ఏవీవీ జూనియర్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న వైష్ణవి ఈనెల 11 నుంచి మహబూబాబాద్‌లో జరగనున్న అండర్ -19 జూనియర్ కళాశాలల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల పీడీ బరుపాటి గోపి తెలిపారు. ఈ మేరకు విద్యార్థి వైష్ణవిని కళాశాల సెక్రటరీ డాక్టర్ చందా విజయ్‌కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ విజేందర్‌రెడ్డి గురువారం అభినందించి ప్రోత్సాహకంగా ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అనిత, సంజీవ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసరావు, శ్రీధర్, శ్రీనివాస్, చందీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

బాక్సింగ్ పోటీలకు మర్కజీ విద్యార్థి

విద్యారణ్యపురి: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 70కిలోల విభాగం బాక్సింగ్ పోటీల్లో హనుమకొండ ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థి ఎ.చరణ్ పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు చరణ్‌ను హైస్కూల్ హెచ్ఎం రామారావు, ఫిజికల్ డైరెక్టర్ మనోహర్ గురువారం అభినందించారు.

సంక్షిప్తంగా

బీసీలతో ఆడుకుంటున్న కాంగ్రెస్

వరంగల్: బీసీ రిజర్వేషన్ల పేరుతో బీసీల మనోభావాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటోందని బీజేపీ వరంగల్ జిల్లా కార్యదర్శి వెంకటేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఇప్పుడు బీజేపీని దోషిగా చూపెట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

కుట్రలో భాగమే హైకోర్టు స్టే

హన్మకొండ: అగ్రకుల రాజకీయ పార్టీల కుట్రలో భాగంలోనే ఎన్నికలపై హైకోర్టు స్టే విధించిందని బీసీ సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏదునూరి రాజమొగిళి అన్నారు. హనుమకొండలోని బీసీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలను నమ్మి బీసీలు మోసపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు చిలువేరు రాంచందర్, కందకట్ల రాజు, ఎ.రవితేజ, సంపత్ యాదవ్, బిరుదర శ్రీధర్, హరినాథ్ పాల్గొన్నారు.

నేటి బంద్‌ను విజయవంతం చేయాలి

హన్మకొండ: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 9ని నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజనీకుమార్ యాదవ్ తెలిపారు. హనుమకొండలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ అధ్యక్షతన టీఆర్‌పీ ముఖ్య నాయకుల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా రజనీకుమార్ యాదవ్ మాట్లాడుతూ బంద్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెండల సంపత్ పటేల్, జంగిలి శ్రీనివాస్, పోలు రాజు, పల్లకొండ చందు, మాదం నరేష్ యాదవ్ పాల్గొన్నారు.

దాడిని ప్రధాని ఖండించకపోవడం సిగ్గుచేటు

వరంగల్ లీగల్: సుప్రీంకోర్టు సీజేఐపై దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్ కిశోర్ దిష్టిబొమ్మను జిల్లా కోర్టు ప్రాంగణం ఎదుట బహుజన న్యాయవాద ఫోరం కన్వీనర్ న్యాయవాది గంధం శివ ఆధ్వర్యంలో గురువారం దహనం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిపై ప్రధానమంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షా కనీసం ఖండించకపోవడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు చిల్లా రాజేంద్రప్రసాద్, బైరపాక జయాకర్, జిలుకర శ్రీనివాస్, తీగల జీవన్‌గౌడ్, పరమల్ల కృష్ణస్వామి, పాము రమేష్, లావుడ్యా సిద్దు నాయక్, రమేష్, దీకొండ ప్రభంజన్, తదితరులు పాల్గొన్నారు.

మాల కుల సంఘం ఆందోళన

కాజీపేట: నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తేజోమయి మాల కుల సంక్షేమ సంఘం కార్యకర్తలు కోరారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు మర్యాల కృష్ణ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కడిపికొండ క్రాస్ రోడ్డు నుంచి కాజీపేట చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం రహదారిపై బైటాయించి నిందితుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బండి రాంచందర్, పి.గోవర్ధన్, సీహెచ్.కొమ్మాలు, తండమల్ల వేణు, శంకర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం

హసన్‌పర్తి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలని ఎంఎస్‌పీ నాయకులు కోరారు. ఈ మేరకు హసన్‌పర్తి మండల కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి గురువారం వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మండల ఇన్‌చార్జ్ ఆరెపల్లి పవన్, మేకల రమేష్, తాళ్ల రమేష్, కల్వచర్ల సుదర్శన్, నద్దునూరి రాజు, అంబాల రమేష్, మట్టెడ రవీందర్, రేణికుంట్ల పరశురాం, పిట్టల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సూపరింటెండెంట్‌ను కలిసిన కమిటీ బాధ్యులు

ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్‌కుమార్‌ను తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నూతన కమిటీ బాధ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి నూతన కమిటీ లెటర్ ప్యాడ్‌ను అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్, తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివనందం, ఎంజీఎం అధ్యక్షుడు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి శాంత, కార్యదర్శి సునీత, కోశాధికారి మంద సంజీవ, సలహాదారుడు రాజు, ఏఐటీయూసీ నాయకులు కృష్ణ, రమాదేవి, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.

'ఫార్మసీ' సమస్యల పరిష్కారానికి కృషి

ఎంజీఎం: ఫార్మసీ అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హెల్త్, మెడికల్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ జడ్ చొంగ్తు హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీపీఓఏ) సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు బత్తిని సుదర్శన్‌గౌడ్ తెలిపారు. టీజీపీఓఏ ఆధ్వర్యంలో సెక్రటేరియేట్‌లో జడ్ చొంగ్తును గురువారం మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల శరత్‌బాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ జాలిగామ అశోక్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఏవీ.శ్రీహరి పాల్గొన్నారు.

ఆర్టీఐ చట్టంపై అవగాహన అవసరం



మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు



సమావేశంలో మాట్లాడుతున్న ధరంసింగ్

విద్యారణ్యపురి: సమాచార హక్కు చట్టంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హనుమకొండలోని ప్రభుత్వ కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు అన్నారు. సమాచార హక్కు చట్టం అమలుల్లోకి వచ్చి 20ఏళ్లు పూర్తైన సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా జాతీయ సేవాపథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో కళాశాలలో విద్యార్థులకు గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో శ్రీనివాస్‌రావు మాట్లాడారు. సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు వీలులేదని, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతీ పౌరుడు తనకు కావాల్సిన సమాచారాన్ని అడిగి తెలుసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

కరీమాబాద్ స్కూల్‌లో..

ఖిలా వరంగల్: ఆర్టీఐ చట్టంపై అవగాహన పెంచుకోవాలని ఆర్టీఐ విషయ నిపుణుడు ధరంసింగ్ అన్నారు. ఆర్టీఐ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ కరీమాబాద్ స్కూల్ ప్రాంగణంలో హెచ్ఎం రావూరి మాధవి అధ్యక్షతన గురువారం అవగాహన సదస్సు జరిగింది. రాజ్‌కుమార్, ప్రగతి కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి



సమావేశంలో పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులు

- రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి జిల్లా ప్రతినిధులు

నయీంనగర్: 2024 మార్చి నుంచి 2025 సెప్టెంబర్ వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ అధ్యక్షుడు ఎస్.ధర్మేంద్ర, సభ్యులు భోగేశ్వర్, దేవదాసు, మహబూబ్ అలీ, అబ్దుల్ గఫార్, చంద్రమౌళి మాట్లాడుతూ రిటైర్డ్ అయి 18 నెలలు గడిచినా ప్రభుత్వం ఇంకా బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. పెన్షనర్లను మానసికంగా వేధించడం ప్రభుత్వానికి సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది రిటైర్డ్ పెన్షనర్లు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ 2020 ఏరియర్స్, జీపీఎఫ్, జీఐఎస్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ చెల్లించాలని కోరారు. దామోదర్, కుమారస్వామి, నారాయణ, గోవర్ధన్, సంజీవరెడ్డి, లక్ష్మయ్య, సోమయ్య, రమణారెడ్డి, విష్ణువర్ధన్, రవి తదితరులు పాల్గొన్నారు.

న్యూశాయంపేట: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ జేఏసీ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

డిగ్రీ విద్యార్థుల ఫీజులు తగ్గించాలి



కేయూలో పరిపాలన భవనం వద్ద ధర్నా చేస్తున్న నాయకులు, విద్యార్థులు

కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు వివిధ రకాల ఫీజులు భారీగా పెంచారని, ఆ ఫీజులను తగ్గించాలని పీడీఎస్‌యూ, డీఎస్ఏ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భవనం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, డీఎస్ఏ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ మాట్లాడుతూ గతంలో అన్నిరకాల ఫీజులు కలిపి రూ.1,340 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.3,250కు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంకు వినతిపత్రం అందజేశారు. ధర్నా కార్యక్రమంలో ఆయా సంఘాల బాధ్యులు అంకిత, పావని, సంజయ్, శశిధర్ పాల్గొన్నారు.

అణగారిన ప్రజల గుండెల్లో చేగువేరా



చేగువేరా చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఏఐవైఎఫ్ నాయకులు



వరంగల్ శివనగర్‌లో..

వరంగల్: విప్లవ వీరుడు, క్యూబా మాజీ పరిశ్రమల మంత్రి కామ్రేడ్ చేగువేరా హత్యకు గురై దశాబ్దాలు గడుస్తున్నా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అణగారిన గుండెల్లో ఆయన చెరగని ముద్ర వేశారని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ వలీఉల్లాఖాద్రీ అన్నారు. వర్ధంతిని పురస్కరించుకుని పోచమ్మమైదాన్‌లోని రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి గురువారం నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మస్కా సుధీర్, నాయకులు ఖాదర్ అలీ, జగదీష్, మతీన్, యూసుఫ్, వెంకటేష్ పాల్గొన్నారు.

శివనగర్‌లో చేగువేరాకు నివాళి

ఖిలా వరంగల్: వరంగల్ శివనగర్‌లోని ఎస్సీ హాస్టల్‌లో ఏఐఎస్ఎఫ్ సంఘం ఆధ్వర్యంలో చేగువేరా 58వ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ల్యాదళ్ల శరత్, మదారపు శ్రేయస్ శరత్, వరప్రసాద్, రవితేజ, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం కార్యాలయంలో..

న్యూశాయంపేట: హనుమకొండ సీపీఎం కార్యాలయంలో చేగువేరా వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కమిటీ సభ్యుడు గొడుగు వెంకట్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభాకర్‌రెడ్డి, చక్రపాణి, రమేష్, సంపత్, దీప, రమాదేవి, మల్లేషం, రాజేందర్, సుదర్శన్ మారుతి పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్యానికి కృషి



మాట్లాడుతున్న ఫౌండేషన్ ప్రతినిధి

న్యూశాయంపేట: మైనార్టీ గురుకులాల విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ జంగా సతీష్ అన్నారు. హనుమకొండ ములుగురోడ్డు పెద్దమ్మగడ్డ వద్ద ఉన్న మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల (బి1)లో ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహార భద్రత వంటి అంశాలపై ట్రెమిస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ బాధ్యులు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన వారు కల్పించారు.



సాక్షి
సాక్షి దినపత్రికలో ప్రకటనల కోసం మీ ప్రాంతంలో మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు.
వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు | వ్యాపార, ఉద్యోగ, బహిరంగ ప్రకటనలు | శ్రద్ధాంజలి, నిర్యాణము, వర్ధంతి మొదలగు
అన్ని రకాల ప్రకటనలు ఇవ్వదలిచిన వారు సంప్రదించండి.
వరంగల్ అర్బన్:
9951602875 9553955722
9010299096
Office mail : wglsakshiadvt@gmail.com

సాక్షి పాఠక మహాశయులకు విజ్ఞప్తి
మీకు సాక్షి దినపత్రిక అందడంలో ఏమైనా ఇబ్బందులున్నా లేక సాక్షికి బదులుగా ఇతర దిన పత్రికలు వేస్తున్న యెడల ఈ ఫోన్ నంబర్లకు ఉదయం 7.00 గం॥ల నుండి రాత్రి 8.00 గం॥ల లోపు తెలుపగలరు. వెంటనే తగు చర్యలు తీసుకోబడును.
ఎల్. రాజేష్ వర్మ (SR) : 9885438059 (హన్మకొండ)
వి. రాజ్ కుమార్ (SR) : 9966290903 (హన్మకొండ)
కె. రవీందర్ (SR) : 9705236356 (వరంగల్)
పి.చంద్రశేఖర్ (ACO) : 9963646944 (వరంగల్)